Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 111

(Apr. 26, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 111

(Apr. 26, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 26—4—47 శనివారం [సంచిక 111

దక్షిణాఫ్రికా భారతీయ ప్రతినిధుల రాక

బెజవాడలో 26 న సభ

బెజవాడ, ఏప్రిల్ 25

దక్షిణాఫ్రికా భారతీయ ప్రతినిధులు డాక్టరు దాదూ, డాక్టరు నాయకర్ బెజవాడలో 26 సాయంత్రం 6 గంటలకు అన్సారీపార్కులో ఉపన్యసిస్తారు. వచ్చరు మాజీ పురపాలక సంఘాధ్యక్షులు వి. రాజగోపాలాచారిగారు అధ్యక్షత వహిస్తారు.

భాగవతార్ కృష్ణన్ విడుదల

మద్రాసు, ఏప్రియల్ 25

లక్ష్మీకాంతం ఖూనీకేసులో యావజ్జీవ ద్వీపాంతరవాసశిక్ష విధించబడిన త్యాగరాజ భాగవతార్, కృష్ణన్‌లపై అప్పీలు హైకోర్టులో పునర్విచారణ జరిగింది. వారిద్దరిని విడుదలచేస్తూ న్యాయాధిపతులు తీర్పు చెప్పారు.

సరిహద్దు మంత్రివర్గాన్ని పడగొట్టాలని లీగ్ తహతహ

వైస్రాయి న్యాయం కలిగిస్తాడని జిన్నా
93 సెక్షన్ ఏర్పడాలని ఫిరోజ్‌ఖాన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24

లీగు అధ్యక్షుడు జనాబ్ జిన్నా సరిహద్దు రాష్ట్ర పరిస్థితి విషయమై వైస్రాయిని కలుసుకొని ఈ క్రింది ప్రకటన చేశారు:

"నేను వైస్రాయిని రెండుసార్లు కలుసుకున్నాను. అందుకు ఫలితంగా సరిహద్దురాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది అంశాలను ప్రకటన చేసింది: (1) పరిస్థితులు అవకాశం కలిగిస్తూనే రాజకీయ ఖైదీలందరిని బేషరతుగా వదిలిపెడతాము. (2) రాజకీయ భావాలను స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చును. శాంతియుతమైన పద్ధతిలో జోక్యము తీసుకోము. కాని ఊరేగింపులు, పికెటింగులు మొదలగు పరిస్థితి శాంతిపడేవరకు అమోదించము."

వైస్రాయి సరిహద్దు వెళతాడు

"ఆ ప్రభుత్వ ప్రకటనతర్వాత వైస్రాయి నిన్న సాయంత్రం సరిహద్దు రాష్ట్రంలో ఏర్పడిన విషమపరిస్థితిని గూర్చి ప్రత్యేకంగా నాతో సంప్రదించాడు. ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమైన పని ఉన్నప్పటికీ వాయిదా వేసి వచ్చే సోమవారం సరిహద్దు రాష్ట్రానికి వెళ్ళ నిశ్చయించుకున్నాడు. ఆ రాష్ట్ర పరిస్థితిని స్వయంగా పరిశీలించి, రాష్ట్రనాయకులతో సంప్రదించాలని వైస్రాయి ఆతురత చూపుతున్నట్లు ఆయన ప్రయాణం స్పష్టపరుస్తున్నది. ఆ రాష్ట్రంలోని విషమ పరిస్థితికి మూలకారణాలను తొలగించాలని ఆయన చూస్తున్నాడు.

"ఆయనతో నేను సంప్రదించిన విషయాలనుబట్టి వైస్రాయి న్యాయంగా పనిచేయగలడని నేను ఆశిస్తున్నాను. ఈ పరిస్థితులనుబట్టి శాంతిభద్రతలను కాపాడవలసిందని, పరిస్థితిని అర్థం చేసుకునేందుకు వైస్రాయికి అవకాశం పూర్తిగా యివ్వవలసిందని ముస్లిములకు, ముఖ్యంగా ముస్లింలీగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను.

"అబ్దుర్ రబ్ నిష్తార్ ఆ రాష్ట్రానికి అప్పుడే వెళ్ళినందుకు సంతోషిస్తున్నాను. ఆయన ప్రజలను సరిగానడిపి సాయపడగలరని విశ్వసిస్తున్నాను."

ఫిరోజ్‌ఖాన్‌నూన్ ప్రకటన

పెషావర్, ఏప్రియల్ 24

లీగునాయకుడు ఫిరోజ్‌ఖాన్‌నూన్ ఇస్లామియా కళాశాలలో ఉపన్యసిస్తూ ఇలా అన్నాడు.

"సరిహద్దు కాంగ్రెస్ మంత్రివర్గం ఒకటి రెండు వారాలు ఉంటుంది. తర్వాత ప్రజాభిప్రాయం తీసుకోతప్పదు.

"ఈ ప్రజాతంత్రయుగంలో జార్జి టిమూర్‌గావ్, గాంధిగార్లతో ఏ మంత్రివర్గం కాని అధికారంలో ఉండలేదు, ముస్లిములకూ, ఇస్లాంకూ ప్రమాదకర శత్రువైన సంస్థ (కాంగ్రెస్)నుండి వచ్చే డబ్బుతో ఈమంత్రివర్గం నిలబడలేదు. ఈ మంత్రివర్గం పతనం తప్పదు, తిరిగి అది తలయెత్తలేదు. అలాంటి పాలన రాజ్యాలు సాగనీయలేము.

"ఇంకొకసారి ఎన్నికలు జరగనున్నవి. అందులో పఠానులు పాకిస్తానుకు అనుకూలంగా తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తారు. మేము కోరుతున్నది కొత్త యెన్నికలుకాదు. స్వేచ్ఛగా ఎన్నికలు సాగాలి. అలా జరగపోయి, 93 సెక్షను (గవర్నర్ పాలన) పరిపాలన ఏర్పడాలి."

"మేము కోరుతున్న స్వతంత్రాన్ని ముస్లిములకు కూడ ఇచ్చేందుకు హిందూ నాయకులు అంగీకరిస్తే రేపే భారతదేశం స్వతంత్ర మవుతుంది. ముస్లిములకు తెలియకుండా హిందూరాజ్యం ఏర్పడ వీలులేదు. పాకిస్తాన్ ఏర్పడితీరాలి. అప్పుడే ముస్లింలు స్వేచ్ఛగల జాతిగా జీవించగలుగుతారు."

ఫిరోజ్‌ఖాన్‌నూన్ ఈరోజు గవర్నరు విందుకు వెళ్ళారు. అబ్దుల్‌రబ్‌నిష్తార్ జైలులోని లీగునాయకులతో సంప్రదించారు.

మాప్లాస్తాన్ కావాలట

మదరాసు లీగుపార్టీ తీర్మానం

మదరాసు, ఏప్రిల్ 24

మాప్లాస్తాన్ ఏర్పరచాలని ఒక తీర్మానాన్ని మదరాసు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు లీగు అసెంబ్లీపార్టీ నిర్ణయించింది. పార్టీనాయకుడు వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఈ క్రింది తీర్మానం ప్రవేశపెడతారు.

"పశ్చిమ సముద్రతీరం, అక్కడి ద్వీపాలలో మాప్లాలు అధికసంఖ్యాకులుగా ఉన్నారు. ఆ ప్రాంతాలలో ఒక ప్రత్యేకరాజ్యాన్ని ఏర్పరచడానికి బ్రిటిష్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ అంశాన్ని మదరాసు ప్రభుత్వం బ్రిటిషు ప్రభుత్వానికి తెలియజేయవలెనని ఈసభవారు సిఫారసు చేస్తున్నారు."

పాకిస్తానే మోతప్పదట

బ్రిటిష్ పత్రిక న్యూస్టేట్స్‌మన్ వ్యాఖ్య

లండన్, ఏప్రిల్ 24

బ్రిటిష్ పత్రిక న్యూస్టేట్స్‌మన్ అండ్ నేషన్, పాకిస్తాన్ గూర్చి ఇలా వ్రాసింది.

"ఇంతవరకు వైస్రాయి కాంగ్రెస్ లీగు సమాధానానికి పాతవైస్రాయికన్నా ఎక్కువేమీ చేయలేక పోయ్యాడు, వాస్తవిక పరిస్థితులను వారికి స్పష్టపరచగలిగినట్టు మాత్రమే తెలుస్తున్నది. 1948 జూన్ నాటికి ఏదోఒకరకమైన పాకిస్తాన్ ఇవ్వక తప్పదని కాంగ్రెస్ గ్రహించింది.

"అనాధానుబట్టి వారికి వచ్చేంతకంటే ఎక్కువ అశించరాదు. లీగు పాకిస్తాన్ తీసుకోవచ్చునని పండిత నెహ్రూ మొటుగా చెప్పివేశాడు. అంటే పంజాబు, బెంగాలు విభజన తప్పదు. కలకత్తా ముస్లిములదికాదు. ముస్లిం అధిక సంఖ్యాక ప్రాంతాలకన్నా ఎక్కువప్రాంతం ఇవ్వమనేది వక్రమమైన పద్ధతి కాబట్టి నెహ్రూ ప్రతిపాదన సబబైనది. ఈ ప్రతిపాదనపై జిన్నా ఇప్పుడేదో తన అభిప్రాయం చెప్పాలి. కాని హిందువులు ఎన్నికలతీరుబండి ఉన్నానరే పాకిస్తాన్ సమర్ధంగా నడవాలి కాబట్టి హిందువులకు ఇష్టంలేకపోయినా ఆ ప్రాంతములు తమకు కావాలని జిన్నా కోరవచ్చు.

బ్రిటిషు ప్రణాళికే ఒప్పుకోవాలట

"కాని ఈ విధాల పాకిస్తానకు బ్రిటిష్

మరబట్టల కోటా తీసుకొన నిర్ణయం

మద్రాసు అసెంబ్లీలో భక్తవత్సలం ప్రకటన

మద్రాసు, ఏప్రిల్ 24

నేడు మద్రాసు అసెంబ్లీలో ప్లానింగ్‌శాఖ మంత్రి భక్తవత్సలం రాష్ట్రానికి రావలసిన మరబట్టల కోటాను తీసుకొనడానికే ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటిస్తూ యిలా చెప్పారు:

"మద్రాసు రాష్ట్రంలో బట్టలపరిశ్రమ బాగా వెనకపడి వుంది. ఆ కారణంచేత యుద్ధానంతర పరిశ్రమాభివృద్ధి ప్రణాళికలను తయారుచేయడంలో కేంద్ర ప్రభుత్వం మద్రాసు రాష్ట్ర ప్రభుత్వంయొక్క సిఫార్సులను కూడా తీసుకొని 1946 లో మన రాష్ట్రానికి 8 లక్షల 62 వేల మరబట్టల కోటాను నిర్ణయించింది. ఈ స్కీముప్రకారం ఇప్పుడు పనిచేస్తూన్న మిల్లులలో 9ని పెంచడానికీ, మరి 25 కొత్త మిల్లులను ప్రారంభించడానికీ అనుమతులివ్వబడినాయి. ఆయా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.

"ఈ స్థితిలో మద్రాసులో ఏర్పడిన మంత్రివర్గం ఖాదీ ఉద్యమంయొక్క అభివృద్ధి కొరకై మిల్లులపోటీని రద్దుచేయాలనే అభిప్రాయంతో మరబట్టల కోటాను వదులుకోవాలని నిర్ణయించింది. కాని కేంద్ర ప్రభుత్వము ఆ నిర్ణయాన్ని అమోదించలేదు. మిల్లుల స్థాపనకు ఇచ్చిన లైసెన్సులు విరాకరించి తిగువ వదులుచలేదని స్పష్టపరిచారు. ఈ సమాధానానికి వెనుకటి మంత్రివర్గం ఆలోచించిందేగాని ఒక నిర్ణయానికి రాలేదు.

"మేము ఈ విషయంలో కోటాను తీసుకోవాలనే నిర్ణయించాం. అంతమాత్రంచేత ఖాదీ ప్రణాళికను మేం వదలిపెడతామనికాదు. ఇంతవరకు ప్రారంభించిన స్కీములలో అవని మరింత చురుకుగా జరిగేటందుకు ప్రయత్నాలు చేస్తాం. వెనకటి మంత్రివర్గం రాష్ట్రంలోని మిల్లులలోని పాత కదుళ్ళస్థానే కొత్తవి అమర్చడానికి మరకదుళ్ళను దిగుమతి చేయడానికి అంగీకరించినట్లే మేము మనరాష్ట్రానికి ఇదివరకే కేటాయించిన మరకదుళ్ళకోటాను అంగీకరించడానికి నిర్ణయించాము."

మార్గాలుంటాయి. చిన్న పాకిస్తాన్‌ను అంగీకరించాలి. లేదా అఖిలభారత యూనియనుతో సహకారం చెయ్యాలి. ఇంతకూ బ్రిటిష్ ప్రణాళిక సూచించిన పద్ధతికి అంగీకరించడమే నయమని కొన్నాళ్ళకు జిన్నా గ్రహించవచ్చు."

బ్రిటిష్ కుట్రలు ఫలిస్తున్నవి

కాంగ్రెస్ లీగునాయకులు ఒకరిపై నొకరు ఎత్తులువేసుకుంటూ దేశవిభజన తప్పనిసరిచేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వాంఛలకు దాపోహమ సేస్థితికి వస్తున్నారు. వీరి విభేదాలను ఇపూ నున్నితంగా బ్రిటన్ ఉపయోగించుకుంటున్నది. ప్రజాతంత్ర పద్ధతిని వదిలి పాకిస్తాన్ కావాలని జిన్నా అంటున్నాడు. ఇన్నాళ్ళూ రాము ఐక్యభారతం కావాలంటున్న కాంగ్రెస్‌నాయకులు, పాకిస్తాన్‌కు పైమెట్టుగా పంజాబు బెంగాలును విభజించాలంటున్నారు. ఇందులో అందుకు వీ రిద్దరికోరికమూ త్రోసిపుచ్చి బ్రిటిష్ ప్రణాళిక వలలో ఇంధించాలని సామ్రాజ్యవాదులు అవార్డుపై అవార్డులిస్తున్నారు.

ఈ అంశంపై పత్రిక సంపాదకీయం చూస్తే బోధపడుతుంది. ఈ దస్థితి పోయే

పోలీసు కాల్పులకు కాంగ్రెస్‌పార్టీ అసమ్మతి

వారి ఉద్దేశాన్ని సమర్ధిస్తూ కమ్యూనిస్టుల ప్రకటన

బెంగాల్ అసెంబ్లీ చర్చ

కలకత్తా, ఏప్రిల్ 24

నేడు బెంగాల్ అసెంబ్లీ సమావేశంలో 'జమీందారీల రద్దు బిల్లు'ను సెలక్టు కమిటీకి పంపాలనే విషయము చర్చకు వచ్చింది. ఆ చర్చకు ప్రారంభంలో అసెంబ్లీ కాంగ్రెసు పార్టీవారు పోలీసులు తుపాకులు కాల్చి ఒకచోట ఒక వ్యక్తిని చంపిన విషయాన్ని చర్చకుతేవాలని కోరుతూ నిరసన తీర్మానం ప్రతిపాదించారు. కాని, ఆ విషయం అత్యవసరం కాదన్న కుంటిసాకుతో స్పీకరు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అంగీకరించలేదు. ఏ ఘటనను గురించి కాంగ్రెసువారు మాట్లాడుతున్నారో తెలియదంటూనే సుహ్రావర్దీ (ప్రధాని) లాంఛనాలు వేసి, ద్రావకాలు పోస్తూంటే పోలీసులు కాల్చడంలో తప్పులేదంటూ పోలీసు దౌర్జన్యాలను సమర్ధించాడు. తర్వాత ఉపన్యాసాలు జరుగుతూన్నప్పుడు రెండు పార్టీలవారూ బల్లలమీద గుద్ది గందరగోళం చేశారు. దానిపై కాంగ్రెసు అసెంబ్లీపార్టీవారు నిరసనసూచకంగా సభలోంచి వెళ్ళిపోయారు. ప్రభుత్వం పోలీసు దౌర్జన్యాలను గురించి ఆలోచించనైనా ఆలోచించడంలేదని, ప్రధాని అన్నీ ఎరిగివుండి యెరగనట్లు నటిస్తున్నాడని, లీగ్ సభ్యులు ప్రతిపక్షంను అల్లరి పెడుతున్నారని అందుచేత తాము ఈ సభతో పాల్గొనజాలమని ప్రకటించి వెళ్ళిపోయారు.

కమ్యూనిస్టుసభ్యుల దృక్పథం

కాంగ్రెసు పార్టీవారితో కమ్యూనిస్టు సభ్యులు వెళ్ళిపోలేదు. ఆ వెళ్ళిపోవడంలో కాంగ్రెసుపార్టీ సభ్యులు చూపిన కారణాలు న్యాయమైనవేనని ప్రకటించి, జమీందారీల రద్దు బిల్లుపై తమ యభిప్రాయాలను తెలుపడానికే తాము వెళ్ళిపోలేదని ఉపన్యసించారు.

అందుపై సుహ్రావర్దీ అసెంబ్లీలో ప్రకటన చేస్తూ ఇలా చెప్పాడు:

"పోలీసు దౌర్జన్యాలు జరిగినట్లు తెలిసినప్పుడల్లా విచారణ చేయిస్తున్నాం. కాంగ్రెసువారు ఈ విధంగా వెళ్ళిపోవలసిన అవసరంలేదు. హిందువులను రెచ్చగొట్టే వుద్దేశంతో వారీపనిచేశారు. రెండోది జమీందారీలను రద్దుచేసి, రైత్వారీ పద్ధతిని నెలకొల్పాలనే దృష్టితో ప్రభుత్వం తెస్తూన్న బిల్లుపై తమఅభిప్రాయం చెప్పకుండా తప్పించుకొనేటందుకే ఈ తతంగం చేశారు. ఇదివరకు ఎన్నిమార్లు కాల్పులు జరగలేదు? ఎందరు చనిపోలేదు?"

తర్వాత బిల్లుపై చర్చ ప్రారంభమైంది. ప్రజాభిప్రాయం తీసుకొనడం పేరుతో కాలహరణం చేయడానికై కాంగ్రెస్‌పార్టీవారు తెచ్చిన సవరణ వోడిపోయింది. 16 గురు సభ్యులతోకూడిన సెలక్టు కమిటీకి బిల్లును పంపించడానికి సభ అమోదించింది.

దుండగాలు చేసిన పోలీసులపై కేసులు

కలకత్తా, ఏప్రిల్ 24

ఏప్రియలు 15 వ తేదీన హారిసన్ రోడ్డులో దుర్ఘటనలు జరిపినందుకై అరెస్టు చేయబడిన ఇద్దరు సాయుధపోలీసులపై కేసును చీఫ్ ప్రెసిడెన్సీ మాజిస్ట్రేటు విచారణ ప్రారంభించారు.

వారిని జామీనుమీద వదలడానికి నిరాక

దేశాభిమాని పత్రిక అప్పీలు త్రోసివేశారు

మద్రాసు, ఏప్రిల్ 24

దేశాభిమాని (కేరళ కమ్యూనిస్టు దినపత్రిక) సంపాదకులనుండి, ముద్రాపకుల నుండి మొత్తం 7 వేల రూపాయలు మద్రాసు ప్రభుత్వం ధరావతు కోరుతూ చేసిన ఆజ్ఞపై పత్రికా సంపాదకులు హైకోర్టుకు అప్పీలు చేశారు. ఆ అప్పీలును న్యాయమూర్తులు నేడు త్రోసివేశారు.

మలబారులోని మాప్లాలు 1921 లో తిరుగుబాటుచేసి, బ్రిటిష్ సామ్రాజ్యవాదులను వ్యతిరేకించి పోరాడిన ధైర్యసాహసాలను ప్రజలు ఆదర్శంగా పెట్టుకోవాలని ఆపత్రిక వ్రాసింది. ఆ వ్యాసం దేశ శాంతికి భంగకరమనీ, మత కలహాలను రేపుతుందనీ చెబుతూ ప్రకాశం మంత్రివర్గం సంపాదకుని నుండి 4 వేలు, 3 వేలు ముద్రాపకుని నుండి ధరావతు కోరారు. అంతకు పూర్వం ఉన్న ధరావతును స్వాధీన పరచుకొన్నారు.

పంజాబు విద్యార్థులపై పోలీసు కాల్పులు

ఒకని మరణం.

మరొకరికి గాయాలు

లాహోరు, ఏప్రియల్, 25

సెనేట్‌హాల్ ముందు ప్రదర్శనము జరుపుతూన్న విద్యార్థులపై నేటి ఉదయం పంజాబు పోలీసులు తుపాకులు కాల్చారు. ఫలితంగా ఒక విద్యార్థి మరణించారు. వేరొకరు గాయపడ్డారు.

అస్సాంలో కాల్పులు

సిల్హట్, ఏప్రిల్ 24

అస్సాంలో సిల్హట్ సావర్ తాలూకాపై కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేస్తూ దాడిచేసిన ప్రజా సమూదాయంమీద పోలీసులు తుపాకులు కాల్చి ఆరుగురిని తీవ్రంగా గాయపరిచారు. వారిలో ఒకరు హాస్పిటలులో మరణించారు.

డిగాల్ కుట్రలను అరికట్టుటకు

కమ్యూనిస్టుల ఉద్యమం

పారిస్, ఏప్రియల్ 24

తన నియంతృత్వాధికారాన్ని స్థాపించడం కోసం డిగాల్, విదేశ సామ్రాజ్యవాదుల సహకారంతో తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. "ప్రజా ఐక్యమం" అనే పేరుతో ఒక కొత్త పార్టీని స్థాపించారు.

ఇతని కుట్రలను అరికట్టడానికి కార్మికులు, ప్రజాప్రభుత్వవాదులు ప్రదర్శనలను జరుపవలసిందని ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ పొలిటికల్ బ్యూరో, పారిసువాసులందరినీ

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C.P.T. Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 ఏప్రియల్ 26 : శనివారం

అఖిల భారత పత్రికా సంపాదకుల మహాసభ

అఖిలభారత పత్రికాసంపాదకుల మహాసభ 18, 19, 20 తేదీలలో శ్రీ దేవదాసు గాంధిగారి అధ్యక్షతన మద్రాసులో జరిగింది. మన పాలనస్వాతంత్ర్యాన్ని కాపాడటానికి పత్రికలు పాటుపడాలని గాంధీమహాత్ముడు సమావేశానికి సందేశం పంపినారు. ఇండియా ప్రభుత్వ పోలీసు మెంబరు సర్దార్ వల్లభాయిపటేలుకూడా సందేశం పంపుతూ పత్రికల పవిత్ర బాధ్యతను గురించి ఇలా చెప్పారు: "దేశంలో రాజకీయమార్పులు జరుగుతున్న ఈ గందరగోళ పరిస్థితులలో పత్రికలకు ప్రత్యేకమైన, పవిత్ర కర్తవ్యంవుంది. పత్రికలు హృదయపూర్వక సహకారంలేనిదే రాజకీయస్థిరత్వం, శాంతియుత పరిస్థితులను కాపాడటం, మంచి సౌహార్దం సాధ్యంకాదు" అనిచెప్పినారు.

సంపాదకుల సంఘం 1940లో ఏర్పడింది. దేశరక్షణచట్టం పేరుతో పౌరహక్కులను అనేక ఆటంకాలు పెట్టబడుతున్న రోజులవి. నాటినుండి ప్రభుత్వం పత్రికలపై సాగించిన [illegible]

కౌలుదార్లను తొలగిస్తూ భూస్వాముల నోటీసు

బందరు, ఏప్రిల్ 20

బందరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి నార్ల తాతారావుగారిలా వ్రాస్తున్నారు:

కౌలుదార్ల చట్టం వస్తుందనే కారణంతో బందరు షావుకార్లు బందరుతాలూకా గుండె పల్లి గ్రామంలోని రైతులను బలవంతంగా భూములనుండి తొలగిస్తున్నారు. వీరు 60 ఏళ్ళనుండి ఆ భూములు సాగుచేస్తున్నారు. తాలూకాలో ఇతర గ్రామాల రైతులనుకూడ భూములనుండి తొలగిపొమ్మని బందరు భూస్వాములు నోటీసులు యిస్తున్నారు. ఈ భూస్వాములలో ఎవ్వరూ వ్యవసాయం చేసేవారు కాదు. గత సంవత్సరం సాగుచేసిన రైతులను భూస్వాములు భూములనుండి తొలగించకుండా ప్రభుత్వం వెంటనే చర్య తీసికోవాలి.

ఈ సందర్భంలో ఈనెల 16వ తేదీన శ్రీగుండాబత్తుల అంజనేయులుగారి అధ్యక్షతన బందరు తాలూకా రైతుసంఘ కార్యవర్గ సమావేశం పెడనలో జరిగింది. కౌలుదార్లకు భూములపై శాశ్వత హక్కులు కలిగించి, శిస్తు సగం కొంతలేటుగా నిర్ణయిస్తూ వెంటనే చట్టం చేయాలని కాంగ్రెసు మంత్రివర్గాన్ని కోరుతూసమావేశంలో తీర్మానించారు.

కొత్తసహకార సంఘాలను ప్రజాస్వామ్య [illegible]

రాష్ట్రంలోనుంచి బస్తా 13 రు 11-0-0లు నిర్ణయించాలనీ, రైతులకు మిల్లింగు సౌకర్యాలు కలిగించాలనీ, బియ్యందరలో వర్తకులకు, రైతులకు మధ్యలేడా చూపరాదనీ తీర్మానించారు.

రిజర్వు పోలీసుల దుష్టచర్యలు

దుట్లూరు, ఏప్రిల్ 22

తిరువూరుతాలూకా దుట్లూరు గ్రామం నుండి రిజర్వుపోలీసులు ఇంకా ఉపసంహరించబడలేదు. వీరు స్థానిక పోలీసుస్టేషన్‌లో మకాంపెట్టి జమీందారు పంపే వంటకాలు ఆరగిస్తూ గ్రామంలో అపద్యంగా ప్రవర్తిస్తున్నారు.

వేళాపాళాలేకుండా కోడిపెట్టలనీ, గుడ్లనీ, పాలనీ, పెరుగునీ వండిపెట్టుకొని రాత్రిం బవళ్ళు యిళ్ళవెంట తిరుగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సాయంత్రంపూట చెరువులో చేపలు పట్టుకుంటున్నవారిని బెదరించి దౌర్జన్యంగా చేపలు కాజేస్తున్నారు. మంచినీటి బావివద్ద స్నానాలని మొదలెట్టి గంటల తరబడి జాగుచేస్తూ అసహ్యకరంగా ప్రవర్తిస్తూన్నందున స్త్రీలు మంచినీరు తెచ్చుకోడానికి కూడా భయపడుతున్నారు.

ఈ పోలీసులు అండజూచుకొని జమీందారు దగ్గర లంచంపుచ్చుకొని గ్రామస్త్రీలను ప్రార్థనమిషతో స్కూలు బిల్డింగుకోకి రప్పించి నిర్బంధించిన ఫాదరు, అతని కొడుకు దేవిడ్ కాదుకూరలు తూస్తూ ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

రిజర్వుపోలీసులు వుండగానే ప్రజలను వర్తిదిచేసి రాజీపేరుతో మోసగించడానికి [illegible]

వేయాలని తీర్మానించారు.

గాజుల్లంక కాల్పులను నిరసించునందుకు అరెస్టులు

కోడూరు ఫిర్కాలో నడిరాత్రి సోదాలు

కోడూరు, ఏప్రిల్ 21

దివి తాలూకా కోడూరు గ్రామంలో గాజుల్లంక కాల్పులు నిరసించడానికి, కోడూరు ఫిర్కాలో పోలీసు దాడులను నిరసించడానికి బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది.

మొదట పూరేగింపు జరిగింది. ఊరేగింపు జరుగుతూ వుండగానే, మీటింగు జరిగే ప్రదేశంలో చాలమంది ప్రజలు వచ్చి కూర్చున్నారు. పామర్రు డివిజన్ సర్కిల్ నాయకత్వాన రిజర్వు పోలీసులు వచ్చి బజారులో కూర్చున్నవారిని బెదరించి చెదరగొట్టారు.

ఊరేగింపు జరిగాక కమ్యూనిస్టుపార్టీ కార్యాలయ ఆవరణలో, సరమూరి రామస్వామిగారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. నాగళ్ళ రామకోటయ్యగారు, పడ్డైలు కోడూరువాడుల సందర్భంలో [illegible]

గాజుల్లంక ఘటనల తర్వాతకూడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంలో సక్రమచర్యలు తీసుకొని ప్రజల హక్కులను రక్షించకపోవడం యిక్కడ వింతగా వుంది.

ఒక ప్రక్క పోలీసులు బెదరించుతున్నా సభకు 200 మంది వచ్చారు.

మీటింగునుండి తిరిగి వస్తున్న పడమూరి శివలింగయ్యగారినీ, వారి బంధువు వేముల వల్లి కృష్ణారావుగారినీ పుల్లిపాలెం మునసబుకోడూరు కరణం ప్రోత్సాహంతో సర్కిల్ అరెస్టుచేశారు.

ఇ. కా. స్వతంత్ర పురవాస్తవ్యులయిన యలవర్తి లక్ష్మీనారాయణగారినీ హరిపురం దాలు దైన చంద్ర రాజేశ్వరరావును అరెస్టుచేసి తర్వాత విడిచిపెట్టారు.

దివిసీమలో నడిరాత్రి సోదాలు

అవనిగడ్డ, ఏప్రిల్ 25

కిస్తుల నిరాకరణ ఉద్యమం అనేవంకతో కమ్యూనిస్టులపై చేస్తున్న దాడి, దివిసీమలో ఇంకా కొనసాగుతూనేవుంది. కమ్యూనిస్టులు ఇండ్లేగాక వారి బంధువుల ఇండ్లను [illegible]

అధికారంలో వున్నా, జమీందారీలరద్దు విషయంతలపెట్టవేలేము అందుకు ఇండియా మంత్రి అడ్డుపడ్తారని సాకుచెప్పారు పైగా 1802 పర్మినెంటు సెటిల్మెంటు రేటులను పునరుద్ధరించుతామంటూ ఒక బిల్లు తయారు చేశారు ఆ పాత రికార్డులో మునిగి బయట పడలేక యేండ్లుతరబడి కాలయాపన జరిగిపోయేది.

అసలు వాస్తవం ఇలావుండగా, ఉద్యోగం నుండి విరమించుకొన్నాక తామేదో "పక్షం రోజుల్లో" ఒరగబెట్టేవాళ్ళమని బుకాయించితే ఎవరు నమ్ముతారు?

• • •

తరువాత సభలోనే ప్రకాశంపంతులుగారు "తమ అభిమతాలకూ, యోగక్షేమాలకూ వ్యతిరేకంగా ప్రవర్తించినపుడు వారిని (శాసనసభ్యులను) వెనుక్కి రప్పించడానికి ప్రజలకు హక్కున్నది" అని తమ శిష్యులను రెచ్చగొట్టారు.

ఈ సూత్రం ప్రకారం ప్రజలు తమకు తిండి-బట్ట యిచ్చి జీవితసౌకర్యాలు కలిగించుతుందని కాంగ్రెసును గెలిపించారు కాని ప్రకాశంగారి మంత్రివర్గం ఆకారంగం [illegible]

సంపాదకీయం

వింత ప్రకటనలు-విపరీత వ్యాఖ్యానాలు

గుంటూరుజిల్లాలో కరువును గురించి అసెంబ్లీలో ఆహారమంత్రిరాజన్‌గారు ఒకప్రకటన చేశారు. దానిలో అసంబద్ధమైన కొన్ని వాదనలు చేశారు. "మెరక ప్రాంతాలలో నాగులు, జొన్న పంటలు చెడినాయి. పొగాకు వల్ల రయితులకు విశేషలాభం వచ్చి ద్రవ్యం వుండుటచేత దొంగవ్యాపారం బాగసాగింది. కావున డెల్టానుండి వచ్చే బియ్యానికి ఎంత ధరైనా ఇచ్చుటకు రైతులకు ద్రవ్యంగలదు."

ఇది అర్థంలేనివాదన. తిండికి, గింజలు లేనపుడు, ప్రభుత్వం కంట్రోలుకు వప్లయి [illegible]

చేయనపుడు ప్రజలు ఏమిచేస్తారు? తల తాకట్టుపెట్టి ఎంత ఖరీదైనా ఇచ్చి కొంటారు. అందుచేత పొగాకు రైతులవద్ద ద్రవ్యం బాగావుంది. కాబట్టి ఎక్కువ ఖరీదుపెట్టి కొన్నారనడంలో అర్థంలేదు.

"గ్రామసీమలందు ప్రజలు ఎక్కువ దరదుకొని, లేదా నిలువయుంచుకొన్నది తన తృప్తిపరిరి గాని ఎవరూ మాడలేదు" అని ఆహారశాఖామంత్రిగారు సెలవిచ్చారు.

ఈ మాటలు కేవలం పిరంకుశాధికారుల రిపోర్టులపై ఆధారపడేవారు చెప్పేవి. బాధ్యత [illegible]

సంపాదకులను, విలేఖరులను అరెస్టు [illegible]

చల్లపల్లి జమీందారు కుట్రలు

సాముదాయకభూములమ్మడానికి

చల్లపల్లి, ఏప్రిల్ 22 [illegible]

కృష్ణాజిల్లాలో బియ్యం కరువు

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 20

క్రిందటి వారంనుండి బెజవాడ తాలూకా జూపూడి గ్రామం రైస్‌డిపోలో బియ్యంలేవు. క్రిందటివారం 275 కార్డులకుగాను 149 కార్డులకు పూర్తిరేషను యిచ్చినారు. తరిమ్మాక 126 కుటుంబాలు వస్తుంటాయన్నారు. ఈరోజువరకు బియ్యం రాలేదు. ఈసంవత్సరము పంటవచ్చి 4 నెలలయినా కాలేదు. అప్పుడే బియ్యానికి కొరతవచ్చిందని ప్రజలు చాలా భీతిచెందుతున్నారు. ఈ గ్రామంలో చీకటిబజారులో రూపాయికిమానెడుబొన్నలు కష్టంమీద కొద్దిమందికి మాత్రము దొరుకుచున్నవి. కొండపల్లి ఫిర్కా, మైలవరం ఫిర్కా, గన్నవరంతాలూకా కొన్ని గ్రామాలనుండి ధాన్యం గుంటూరుజిల్లాకు ఎగుమతి అగుచున్నది. కనుక ప్రభుత్వం వెంటనే కఠిన పరిస్థితులు విషమించకముందే బ్లాక్ మార్కెటును అరికట్టి ప్రతి రేషనుడిపోలోను కనీసం ఒకనెలకు సరిపడు రేషన్ నిల్వచేయమని కె. నాగేశ్వరరావుగారు వ్రాస్తున్నారు.

రాజమండ్రి తాలూకా డిపోలలో బియ్యంలేదు

వీరవరం, ఏప్రిల్ 20

రాజమండ్రి తాలూకా వీరవరంగ్రామంలో బియ్యం లేక ప్రజలు నానా యిబ్బంది పడుతున్నారు. వీరవరం గ్రామానికి నర్మిట్లు కాకుండా గవర్నమెంటు డిపోలో వారానికి 25 బస్తాల బియ్యం షుమారు 3000 జనాభాకు కావలసి యుంటుంది. కాని ఇప్పుడు రెండు వారాలకు 18 బియ్యపు బస్తాలు వస్తున్నాయి. అందుచేరేషన్ వారానికి రెండు రోజులకు మాత్రమే ఇస్తున్నారు. ఊరిలో ధాన్యంగింజకూడలేదు. రేషన్‌డిపో తిరిగకదా అని ప్రజలు ధాన్యం పండే గ్రామాలవైపు చూడలేదు. యిప్పుడు ప్రజలు బాలయిబ్బందులకు లోనౌతున్నారు. రేషనింగు ఆఫీసర్లు ఫిర్కా—గ్రామ రెవెన్యూమెంటు ఆఫీసర్లు యీ గ్రామాలపై శికన్ను వేశారు. వీరవరం గ్రామమే కాకుండా దుళ్ళ, పొట్టిలంక, రామిరెడ్డిపల్లి మొదలైన గ్రామాలలో కూడ గింజలు దొరకుటలేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ప్రజలకు రేషన్ అందించాలని కె. వీర్రాజుగారు వ్రాస్తున్నారు.

రేషన్లు దొరకక బీదల అవస్థ

చింతలూరుపేట, ఏప్రిల్ 18 [illegible]

సవరణ

[illegible]

2 వేల బస్తాల పంటను ప్రభుత్వం కాపాడాలి

ఏలూరు, ఏప్రిల్ 20

ఏలూరుతాలూకా రైతుసంఘ కార్యదర్శి కమ్మని కాశీగారు క్రిందివిధంగా విజ్ఞప్తి చేస్తున్నారు:

ఏలూరుతాలూకా కొవ్వలి వ్యవసాయకూలీలు ముదుగుపేటికో 150 ఎకరములు కొల్లేరుభూమి దాళ్వా వూడ్చారు. పైరుబాగా వాగుంది. ఎకరం 15 16 బస్తాల చొప్పున గ్యారంటీగా పండుతుంది. అయితే ఈ చివరి దశలో ఒక్క తడికినీరు లేదు. ఈ తడికి నీరు లేకపోతే ఈనకాచి వక్క పాలైనట్లు పంటంతా దెబ్బతినే స్థితిలోవుంది. కొవ్వలి పెద్దచెరువులో నీరువుంది ఒక్క తడికి నీరు యివ్వమంటే భూస్వాములు రైతులుకూడా ఆకుమళ్ళకు నీరు తక్కువ అవుతుందంటూ అభ్యంతరపెడుతున్నారు. ఆ దుర్గాకొడ్డి అభ్యంతర పెట్టవలసినది వాస్తవానికి ఆకుమళ్ళకు నష్టంరాదు. ముమారు 600 ఎకరముల విస్తీర్ణముగల చెరువులో రెండు గటముల లోతు నీరువుంది 6000 ఎకరముల సాగుకు కావలసిన ఆకుమళ్ళకు నీరు అవసరము. దీనికట్టి 150 ఎకరములకు నీరు యిస్తే మొత్తం చెరువులో ¼ అంగుళంకూడా తగ్గదు. ఈ తగ్గింపు వేసవి ఎండవల్ల ఎవరికి తగ్గిపోయినా నిల్వవున్న నీరు ఆకుమళ్ళకు ధారాళంగాసరిపోతుంది. తమకు నష్టంలేకుండా 2000 బస్తాలపంటను అంటే కొన్ని వందల ప్రాణాలను సాలంతా కాపాడినవారౌదురు గాన రైతులు నీరు యిచ్చుటకు అభ్యంతర పెట్టవద్దని కోరుతున్నాను. కలెక్టరు భూస్వాముల మాటలపైననే ఆధారపడక వెంటనే ఎగ్జిక్యూటివ్ యింజనీయరు ద్వారా చెరువులో నీరు ఎత్తిపోతలు చేయించి యిచ్చినారు యిచ్చి 2000 బస్తాల పంటను రక్షించాలి. ఈ కరువుకాలంలో ఆహారోత్పత్తిని వీలైనంతవరకు కాపాడటం తమ ప్రధాన కర్తవ్యంగా తలచాలి. ఆహార మంత్రి, హరిజనమంత్రికూడా ఈ పంటను రక్షించుటకు శ్రద్ధతీసుకోగోర్తాను. ప్రజల ప్రాణాలను కాపాడవలసినబాధ్యత నెత్తిమీద వున్న మనమంత్రులు యిట్టి విషయాలలో బాగుచేయడంగాని, అశ్రద్ధ చేయడంగాని చేయరని తలస్తాను.

సాగుచేసే వారికే శాశ్వతపట్టా యివ్వాలి

నర్సాపురం తాలూకా రైతుల తీర్మానాలు

పాలకొల్లు, ఏప్రిల్ 17

నర్సాపురం తాలూకా రైతుసంఘ సాధారణ సభ్యుల సమావేశం గత నెల ఆఖరువారంలో జరిగింది. [illegible]

సభ జరుగకుండా భూస్వామి దౌర్జన్యం

మదనపల్లి, ఏప్రిల్ 15 [illegible]

ఏటిలంకలు కాజేయడానికి ధనికుల సహకార సంఘాలు!

దివి తాలూకాలో భూస్వాముల కుట్రలు

కొక్కిలిగడ్డ, ఏప్రిల్ 21

దివి తాలూకా పులిగడ్డ, బొబ్బర్లంక గ్రామములకు చెందిన లాటు నెంబరు 10లో నాయుడమ్మలంక అనబడే లంక, య. 149-70 లు వున్నది. భూమి గత 5 సంవత్సరములనుండి యెక్కువ పాలతో కొట్టివేయబడి, బొబ్బర్లంకగ్రామ రైతులచేత సాగుబడి చేయబడుచున్నది.

కాని ఆలంక సమీపంలోనే బందికోళ్ళలంక, బొబ్బర్లంక, కొక్కిలిగడ్డ గ్రామాలకు చెందిన వ్యవసాయకూలీలు గత 2 సంవత్సరముల నుండి నాయుడమ్మలంకను తమ కిప్పించవలసిదిగా, ప్రభుత్వమువారికి అర్జీలద్వారా విన్నవించుకోగా 1947 సంవత్సరము జూన్ నెలతో రైతులకిచ్చిన కౌలు పూర్తి అవుతుందనీ, తర్వాతవ్యవసాయకూలీల సహకార సంఘాలకు యివ్వబడుతుందనీ ప్రభుత్వం సమాధానమిచ్చింది.

కాని బొబ్బర్లంక ధనిక రైతులు యీ లంకను కూలీలకు చెందకుండా కాజేయుటకు లంచగొండి వుద్యోగస్థులకు, లోగడ నదరు లంకపై వచ్చిన ఆదాయమునుండి గ్రామముపైని ఏర్పరచిన ఫండుమ లంచాలిచ్చి, మద్రాసు చుట్టు తిరిగి కొదిమంది (5 యక [illegible]

జరుగుతున్న ధనిక దౌర్జన్యాలను అరికట్టడానికి నిశ్చయించారు. సభలో శ్రీ గంగుల రెడ్డి, చిన్న వెంకటరెడ్డిగారలు మాట్లాడారు.

దున్నే వాడికే భూమి

కైకలూరు, ఏప్రిల్ 18

నేను కైకలూరు తాలూకా రైతుసంఘ ప్రతినిధుల సమావేశ. దేవపూడి గ్రామంలో సూరపనేని వెంకటరత్నం (తాలూకా రైతు సంఘ అధ్యక్షుడు) గారి అధ్యక్షతను జరిగింది.

30 గ్రామాలనుండి 73 గురు ప్రతినిధులు హాజరైనారు. గత సంవత్సరం తాలూకా రైతుసంఘం తరపున జరిగిన కార్యకలాపాలను ప్రధాన కార్యదర్శి మూలాబత్తుల వెంకటేశ్వరరావుగారు ప్రతినిధులకు వివేదించినారు తరువాత నూతన సంవత్సరమునకు అధ్యక్షుడుగా సూరపనేని వెంకటరత్నంగారిని ఉపాధ్యక్షులుగాను పాశ్వలూరి వెంకటేశ్వరావుగారిని ప్రధాన కార్యదర్శిగా, మూలాబత్తుల వెంకటేశ్వరరావుగారిని సహాయ కార్యదర్శిగాను, మంద మల్లారెడ్డిగారిని యింకా 10మందితో కార్యనిర్వాహకవర్గాన్ని ఎన్నుకున్నారు. తర్వాత క్రింది తీర్మానాలు చేశారు.

(1) గాజుల్లంక పోరాటంలో ప్రాణార్పించిన రైతుయోధులకు ముఖ్యంగా వీరనారి వియ్యమ్మకు జోహారులర్పిస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

(2) నేడు దేశంలో ప్రధాన పార్టీయయిన కాంగ్రెస్ లీగులలోని బూర్జువా నాయకత్వం అవలంబించే రాజీ రాజకీయాలు రైతాంగానికి కలిగించేహానిని నిరూపిస్తూ మతకల్లోలములో రైతులు పాల్గొనకూడదని హెచ్చరిస్తూ రాజకీయ తీర్మానము ఆమోదించబడినది.

(3) దున్నేవాడికే భూమి అనే ప్రాతిపదికమీద జమీందారీ, అగ్రహారందారీ, ఈనాందారీ (మేజరు, మైనరు) ధర్మాదాయ దేవాదాయభూములను రైతులకు శాశ్వతపట్టా యిచ్చే హక్కు కలుగజేస్తూ గవర్నమెంటు శిస్తు రేటును మాత్రం ప్రభుత్వోద్యోగులే వసూలు చెయ్యాలని తీర్మానం చేయబడినది.

(4) ధనిక భూస్వాముల భూమిని 50 యకరాల మాగాణిగాని దానికి సమాన ఆదాయం వచ్చే మెట్టభూమిగాని వారు స్వంతముగా సాగుచేయదలిస్తే విడచి, మిగతా భూమిని సాగుచేయుచున్న రైతులకే శాశ్వత హక్కు కలుగజేస్తూ పండినపంటలో ¼ వంతుగాని శిస్తుకు రెట్టింపుగాని ఏది తక్కువ అయితే దానిని మక్తాలుగా [illegible]

గనిమానేజరుకు శాస్తి

కార్మికస్త్రీని అవమానించినందుకు

గూడూరు, ఏప్రియల్ 17

నెల్లూరుజిల్లా తలుపూరు సమీపంలో వున్న కనకదుర్గా మైకాగని మానేజరు గడ్డం వెంకటరెడ్డి, లోగడ వల్లం నరసయ్య అనే గని కార్మికుని భార్యను నిర్బంధించాడు. ఆమె యీ పనికి అంగీకరించనందున, ఆమె భర్తను యిద్దరుకొమార్లను పనినుండి తొలగించాడు. గని యజమాని పెద్దనరసింహారెడ్డిగారు తన మానేజరుకు శిక్షించకపోవడమే కాకుండా, నరసయ్య తనవద్ద రు 300 లు అప్పుగా తీసుకున్నట్లు దొంగ ప్రామిసరీనోటు సృష్టించారు. నరసయ్య మేకలను స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై మైకాకార్మికసంఘం చాలా ఆందోళన చేసినతరువాత, మైకా ఇన్స్పెక్టరు మానేజరు వద్దనుండి కార్మికుల వద్దనుండి స్టేటుమెంట్లు తీసుకున్నారు.

ఈ ఆందోళనకు లొంగి గనియజమాని, సైదాపురం పోలీసు ఇన్‌స్పెక్టరు, నరసయ్యను తరిని భార్యను పిలిచి, దొంగ ప్రామిసరీనోటు రద్దుచేయడానికీ, మేకలు తిరిగి ఇచ్చి వేయడానికీ, వాటికి రావలసిన బకాయీవాతయ్యరు 54 లు యిచ్చివేయడానికీ రాజీ సంభాషణలు జరిపారు. కార్మికులు అంగీకరించారు. అందరిసమక్షంలో ప్రామిసరీనోటు తగులబెట్టారు. మేకలు తిరిగి యిచ్చివేశారు. గని మానేజరు గడ్డం వెంకటరెడ్డిని పనినుండి తొలగించివేశారు.

రాష్ట్ర జట్లు, బండ్ల కార్మిక సమావేశం

రాజమండ్రి, ఏప్రిల్ 16

ఆంధ్రరాష్ట్ర జట్లు (ముఠా లాగుడుబండ్లు) బండ్ల కార్మికుల అడ్‌హాకు కమిటీ సమావేశం ది 12-4-47 తేదీన రాఘవయ్య (గుంటూరు)గారి అధ్యక్షతను రాజమండ్రిలో జరిగినది. 19-1-47 తేదీని గుంటూరులో జరిగిన ప్రతినిధుల సమావేశంలో యిచ్చిన రిపోర్టుల ననుసరించి తయారుచేసిన ప్రణాళికను అంగీకరిస్తూ, మంత్రులవద్దకు రాయబారంవెళ్ళి ప్రణాళికను యిచ్చుటకు నిశ్చయించినారు. ఈ పరిశ్రమలో వున్న కార్మిక స్థితిగతులను తెలుసుకొనుటకు కోర్టుఆఫ్ ఎంక్వయిరీ వేసి తెలుసుకొనవలసిందిగా ప్రభుత్వాన్ని కోరినారు.

12 వేల రూపాయల దొంగనాలు

రాయదుర్గ, ఏప్రియల్ 22

విన్న బళ్లారిజిల్లా కలెక్టరు స్వయంగా రిజర్వు పోలీసుసాయంతో హఠాత్తుగా వేతపేటను చుట్టుముట్టి సోదాచేశారు. దొంగకారులు పట్టించి దాచిన 12000 రూపాయల [illegible]

దివితాలూకా మహిళా మహాసభ

ఏప్రిల్ 29న నాగాయిలంకలో [illegible]

గుడివాడ తాలూకా మహిళా మహాసభ

ఏప్రిల్ 30న కురుమద్దాలిలో [illegible]

భీమవరం తాలూకా రైతు ప్రతినిధుల సభ

[illegible]

అస్సాం పరిస్థితులు పరిష్కారం కాగలవు

లీగ్ - కాంగ్రెసు నాయకుల విశ్వాసం

షిల్లాంగ్, ఏప్రిల్ 24

అస్సాంలోని రిజర్వు భూముల్లోకి వలస వచ్చిన రైతులను తొలగించిన సందర్భంలో లీగుకు - కాంగ్రెసుకు మధ్య తలెత్తిన తగాదాను పరిష్కరించుకొనడానికై బార్డొలాయ్ - సాదుల్లాలు సంప్రదింపులు జరుపుతున్నారు. నేటి సమావేశం అనంతరం త్వరలోనే ఈ సమస్య పరిష్కరించబడగలదనే ఆశాభావాన్ని ప్రకటించారు.

సాదుల్లా వర్గము ఢిల్లీలోని లీగ్ నాయకులను కలిసి సమాధానంకోసం ఎదురు చూస్తున్నారు.

అస్సాంలోని గోచర భూములకు బెంగాల్ నుండి రైతులు వలస రావడమూ, అస్సాంలో పెద్ద ఆందోళన జరగడమూ పాఠకులు ఎరిగివుందురు. ఈ విషయమై కాంగ్రెసు-లీగుల మధ్య ఇదివరకే ఒక సంధి కుదిరి 1938 కి పూర్వం వలస వచ్చినవారికి భూములు ఇవ్వడానికీ, అనంతరం వచ్చిన వారిని పంపివేయడానికీ నిర్ణయం జరిగింది.

కాని, ఈ హతభాగ్యులయిన రైతుల సమస్యలను చక్కబరచడానికి బదులు కాంగ్రెస్‌పై కక్ష తీర్చుకొనేటందుకు లీగు వారిని ఉపయోగించుకొన సాగింది. ఈ వలస వచ్చినవారు అధికభాగం బెంగాలు రైతులే. జమీందార్ల, షావుకారివార్ల దోపిడీకి సర్వస్వం కోల్పోయి దేశాలుపట్టి పోతున్న ముస్లిం రైతాంగానికి బెంగాల్ లీగ్ ప్రభుత్వం చేత ఏవిధమైన రక్షణ ఇప్పించడానికి బదులు అస్సాం భూముల నుండి వారిని వెళ్ళగొట్టగూడదని ప్రతిఘటిస్తామనీ లీగ్ ప్రారంభించింది.

ఇప్పుడు రెండుపార్టీలవారూ ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొనేటందుకు సమావేశం జరిపారు.

'మాపై కాంగ్రెస్ ఒత్తిడి లేదు'

లియాకతాలీఖానుకు బికనీరు రాజా జవాబు

అబూ, ఏప్రిల్ 24

కాంగ్రెస్ ఒత్తిడితో ఏకొద్ది సంస్థానాలో రాజ్యాంగసభలో చేరినవని లీగు కార్యదర్శి లియాకత్ అలీఖాన్ చేసిన ప్రకటనపై బికనీర్‌రాజా ఒక ప్రకటన చేశారు.

రాజ్యాంగసభలో తమకూ, దేశానికీగల భవిష్యత్తు ముందుందని భావించి చేరామనీ కాంగ్రెసు తమపై ఒత్తిడి తేలేదని ఆయన అన్నారు. అధికార బ్రిటిష్ ప్రణాళికను సంస్థానాలు పూర్వమే అంగీకరించాయి అన్నారు.

"కేవలం ఏకొద్ది సంస్థానాలో రాజ్యాంగ సభలో చేరాయనడం సరికాదు. 9 కోట్ల 30 లక్షల సంస్థాన జనాభాలో దాదాపు 3 కోట్ల జనాభాగం ప్రముఖ సంస్థానాలు రాజ్యాంగ సభలో చేరనిర్ణయించాయి."

అసలు నిరంకుశ సంస్థానాధిపతులు రాజ్యాంగ సభలో చేరినా, బయటవున్నా ఒకటే. ఈ సంస్థానాల అస్తిత్వమే భారత స్వతంత్రానికి పక్కలో బల్లెం. ఒక వర్గం రాజ్యాంగ సభలో చేరాలనడం, మరొకవర్గం వద్దనడం చూచి వీరిలో అభివృద్ధికర భావాలు ఉన్నవారున్నారని భావించరాదు. ఇరువర్గాలవారూ తమ నిరంకుశతను నిలబెట్టుకో జూస్తున్నవారే.

కొందరు తాము స్వతంత్రుల మయిపోతామని ఇప్పుడే ప్రకటిస్తున్నారు. మరికొందరు రాజ్యాంగ సభలో చేరి తమ సంస్థానాలలోని నిరంకుశ ప్రభుత్వాలను నిలుపుకుందామని చూస్తున్నారు. ఏమైనా సంస్థాన ప్రజావాహిని ఉద్యమం ఈ నిరంకుశులనందరినీ కూలద్రోసి సంయుక్త స్వతంత్ర భారతదేశ నిర్మాణానికి సోదర ప్రజలతో కలసి పనిచేస్తుంది.

ప్రధాన నిర్ణయమేదీ లేకుండా మాస్కో సమావేశం ముగిసింది

మిత్రరాజ్యాలకు ద్రోహంచేసి జర్మనీ ఆస్ట్రియాలను బలపరచడానికి బ్రిటన్, అమెరికాల ప్రయత్నం

మాస్కో, ఏప్రిల్ 24

జర్మనీ, ఆస్ట్రియా దేశాలతో శాంతి ఒడంబడికలు నిర్ణయించడానికి ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా, సోవియట్ విదేశాంగ మంత్రులు మార్చి పదవ తేదీన మాస్కోలో సమావేశం ప్రారంభించారు. ఈ వేళ రాత్రితో ఈ సమావేశం ముగిసింది. వచ్చే సమావేశం నవంబరులో లండనులో జరపడానికి తీర్మానించారు.

సుమారు ఏడువారాలు సాగిన ఈ సమావేశంలో మొత్తం 44 సభలు జరిగాయనీ, వాటిలో నాలుగు రహస్య సమావేశాలనీ రాయిటర్ విలేఖరి లెక్కతేల్చారు.

రాత్రి జరిగిన సమావేశంలో ఆస్ట్రియా ఒడంబడిక విషయంలో అంగీకారం కుదరని అంశాలను గురించి ఆలోచించడానికి నాలుగు ప్రభుత్వాల ప్రతినిధులతో ఒక ప్రత్యేక కమీషన్‌ను నియమించాలని మాలొటావ్ చేసిన సూచన ఆమోదించబడింది. ఈ కమీషన్ వియన్నా నగరంలో సమావేశమవుతుంది.

ఆక్రమణ సేనలసమస్య

రాత్రి సమావేశంలో జర్మనీలోని ఆక్రమణసేనలను తగ్గించడం గురించి కూడా చర్చించారు. నాలుగుదేశాలూ సెప్టెంబరు మొదటితేదీనాటికి జర్మనీలో ఎంతెంత సేన ఉంచాలన్నది నిర్ణయించవలసిందిగా కంట్రోల్‌కౌన్సిలు ఆదేశించాలని తీర్మానించారు. జూన్ మొదటితేదీకి ఈ నిర్ణయాన్ని నలుగురు విదేశాంగ మంత్రులకూ అందజేయాలన్నారు.

జర్మనీని నిరాయుధం చేయడం గురించి అమెరికా విదేశాంగమంత్రి మార్షల్ పెట్టిన ప్రతిపాదన మీదా, ఆస్ట్రియాలోని జర్మన్ ఆస్తిని గురించీ మాలొటావ్ తన అభిప్రాయాన్ని మరొకసారి స్పష్టంచేశారు. మొదటివిషయంపై అమెరికా ప్రతిపాదన లోపభూయిష్టమన్నారు. నాజీ దురాక్రమణ తత్వానికంతటికీ మూలాధారమయిన జర్మన్ జమీనుదారీలను, గుత్తవ్యాపార సంస్థలనూ పూర్తిగా నిర్మూలించాలన్న నిబంధన స్పష్టంగా లేకపోతే ఒడంబడిక అంతా నిరుపయోజనం కాగలదని వివరించారు. ఈ సవరణను సూచించినంత మాత్రంచేత అమెరికా ప్రతిపాదనలోని మూలసూత్రాన్ని కూడా సోవియటు నిరాకరిస్తుందనే వ్యాఖ్యానంలో అర్థంలేదన్నారు.

ఆస్ట్రియాలోని జర్మన్ ఆస్తి

"ఆస్ట్రియా సమస్యపై ఒక ఒడంబడిక తప్పకుండా కుదుర్చుకోవాలన్న దృష్టితోనే సోవియటు ప్రతినిధివర్గం పనిచేసింది. ముఖ్యంగా ఆస్ట్రియాలోని జర్మనీ ఆస్తి విషయంలో సమాధానం కుదురుతుందనుకున్నాం. కాని, ఈ విషయంలో పోట్స్‌డాం నిర్ణయం ప్రకారం సోవియటుకు చెందవలసిన నష్టపరిహారం చెందనీయకుండా అరికట్టే సూచనలను అమెరికా, తదితర ప్రతినిధులు చేశారు" అని మాలొటావ్ అన్నారు. తరువాత ఇలా అన్నారు.

"ఆస్ట్రియానుండి సోవియటు ఏలాంటి నష్టపరిహారం కోరడంలేదు. కాని, అక్కడి జర్మన్ ఆస్తిని నష్టపరిహారం కింద తీసుకోడానికి, పోట్స్‌డాం నిర్ణయంప్రకారం హక్కుంది. బలవంతంగా జర్మన్లు స్వాధీనం చేసుకున్న ఆస్ట్రియా ఆస్తిని మినహాయించడానికి మేము సమ్మతమే. కాని, ఆస్ట్రియన్లు జర్మన్లకు అమ్మివేసిన ఆస్తిని జర్మన్ ఆస్తి కిందనే లెక్కకట్టాలి. ఆస్ట్రియాలోని జర్మన్ ఆస్తిలో ఎక్కువ భాగంగా వున్న ఇటువంటి దానికూడా జర్మన్లకు అమ్ముకున్నారు అనే సాకుతో, మినహాయించాలని ఇతర ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. న్యాయంగా సోవియటుకు చెందవలసినదాన్ని ఈవిధంగా తప్పించాలనుకోవడం సోవియటు సహించదు.

అమెరికా కుయుక్తిని మాలొటావ్ ఖండించాడు

ఈ సమావేశంలో ఆస్ట్రియాను గురించి ఒడంబడిక కుదరకపోతే, ఆ సమస్యను, సెప్టెంబరులో జరిగే మిత్రరాజ్య మహాసభ ఎదుట పెట్టాలని అమెరికా మంత్రి నిన్న సూచించారు. ఆ మహాసభలో తమ కీలుబొమ్మల వంతపాటలద్వారా, తమ కనుకూలమయిన నిర్ణయాలను చేయించుకోవాలని దీని అంతరార్థం. మాలొటావ్ ఈ సూచనను తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రియా సమస్యను ఆ మహాసభ ఎదుట పెట్టవలసిన కారణాలు లేవన్నాడు. మార్షల్ సూచనను నిరాకరించారు.

నిన్నటి సమావేశంలో ఆయా దేశాల్లోని జర్మన్ యుద్ధఖైదీలనందరినీ, 1948 డిసెంబరు 31 నాటికి జర్మనీకి తిరిగి పంపివేయాలని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.

ప్రతినిధులకు స్టాలిన్ విందు

మాస్కో, ఏప్రిల్ 25

గతరాత్రి సమావేశం ముగిసిన తరువాత స్టాలిన్ ప్రతినిధివర్గాల్లో ముఖ్యులకు విందు చేశారు.

అమెరికామంత్రి మార్షల్, [illegible] ఈ వేళ ఉదయం అమెరికాకు బయలుదేరారు. అమెరికా చేరగానే ఒక ప్రకటన చేస్తానన్నారు.

ప్రధానమైన అంశాలపై అంగీకారం కుదరలేదు

మాస్కో సమావేశంలో ప్రధానమైన అంశాలపై దేనిమీదా అంగీకారం కుదరలేదు. ముఖ్యసమస్య అయిన జర్మన్ జమీందారీల, గుత్త వ్యాపారసంస్థల రద్దువిషయాన్ని బ్రిటన్ అమెరికాలు ఎలా ఉపేక్ష చేయదలచాయో మాలొటావ్ ఉపన్యాసం బయట పెట్టింది. పోట్స్‌డాం నిర్ణయాలకు విరుద్ధంగా బ్రిటన్, అమెరికాలు జర్మనీలో తమ తమ అధీనమండలాలను కలిపి కట్టడంతగదు, అది జర్మనీని చీలదీయడ మవుతుందని మాలొటావ్ ఖండించారు. దానిని మానుకోవాలి అన్న అతని సూచనను బ్రిటన్, అమెరికాలు పూర్తిగ నిరాకరించాయి. రూర్ రాష్ట్రంపై నాలుగురాజ్యాల అజమాయిషీ ఉండాలన్న మాలొటావ్ సూచనకూడా నిరాకరించాయి. సరిహద్దు నిర్ణయం విషయంలో మిత్రరాజ్యమైన పోలెండుకు అన్యాయం చేయ సమకట్టాయి. ఆ ప్రయత్నాన్ని మాలొటావ్ వ్యతిరేకించారు. ఈ విధంగా, ముఖ్యమైనసమస్యలపై, విచ్ఛిన్నకరమైన ధోరణి బ్రిటన్, అమెరికాలు అనుసరించడమే ఈసమావేశం జయప్రదం కాకపోవడానికి కారణం.

సోవియట్ వ్యతిరేక కూటమి కూడదు

పారిస్‌లో వాలెస్ ప్రసంగం

పారిస్, ఏప్రిల్ 24

హెన్రీవాలెస్ ఈ వేళ పారిస్‌లో ఒక సభలో మాట్లాడారు. ప్రపంచంలోని శాంతికాముకులనందరినీ కూడదీయడానికి తాను చేస్తున్న కృషికి పడమటి యూరప్‌లో దాం సానుభూతి లభించిందన్నారు.

"పెట్టుబడిదారీ సమాజానికీ, కమ్యూనిస్టు సమాజానికీ విభేదాలున్నమాట నిజమే కాని, ఈ రెండు సమాజాలకూ సామరస్యం కుదరడం అసంభవమనే వాదనను నేనంగీకరించను, అని అన్నారు.

పోటీవల్ల, స్వేచ్ఛావ్యాపారం సాగించడం అమెరికాకు సహజ విధానం అన్నాడు. సోవియట్ దేశంలో జీవితావసర వస్తువులనే ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వస్తువుల ఉత్పత్తి పరిపూర్ణంగా జరిగేవరకూ, నిర్బంధాలు ఉండక తప్పవని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

భూగోళరీత్యా చూస్తే, డార్డనెల్సు జలసంధి ద్వారా, మధ్యధరాసముద్రంలోకి మార్గంకోసం సోవియటు ప్రయత్నించడం సహజమన్నాడు.

"రష్యా, అమెరికాల మధ్య పోరాటం యుద్ధంలో మిత్రరాజ్యాలు చేసిన త్యాగాలన్నింటినీ గంగపాలు చేస్తుంది." అన్నాడు.

సోవియటు వ్యతిరేకకూటాలు కూడదు

అమెరికా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని విమర్శిస్తూ వాలెస్ ఇలా అన్నాడు.

"అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో అతివాద భావాలుగలవారినందరినీ, కమ్యూనిస్టులని సాకుచూపి, తొలగించడం డెమాక్రటిక్ పార్టీకి తలవంపులు తెస్తుంది.

"యూరప్ దేశాలన్నీ కలిసి యూరప్ దేశాల సమితిగా ఏర్పడడం నాకూ సమ్మతమే. కాని, ఆ పేరుతో ఈనాడు ప్రచారంచేస్తున్న వారంతా సోవియటుకు వ్యతిరేకంగా ఒక కూటమిని తయారుచేయడమే ఆశయంగా పెట్టుకున్నారు. అది ఎంతమాత్రం తగదు.

"గ్రీసు టర్కీల విషయంలోనూ, పడమటి ఆసియా విషయంలోనూ అమెరికా అవలంబిస్తున్న విధానం పూర్తిగా సామ్రాజ్యవాద విధానం. ఇదంతా, పడమటి ఆసియాలోని పరిశ్రమలపై పెత్తనం సంపాదించడంకోసమే జరుగుతూంది," అన్నాడు.

తూర్పు యూరప్‌లోనూ, ఇరాన్ విషయంలోనూ సోవియటు అనుసరిస్తున్న విధానం కూడా సామ్రాజ్యవాదమే అని వాలెస్ వ్యాఖ్యానించాడు. ఈ రెండిటికీ పోటీ హద్దుమీద పోతే ప్రమాదం తప్పదన్నాడు.

అమెరికాలో ఆర్థికసంక్షోభం తప్పదు

మరొకసభలో ఉపన్యసిస్తూ అమెరికా చరిత్రలో ఇదివరకు ఎరుగనంతటి తీవ్రమయిన ఆర్థికసంక్షోభం రెండుమూడు సంవత్సరాల్లోనే తప్పదని వాలెస్ అన్నాడు. ముందుగానే జాగ్రత్తపడకపోతే దాని దుష్ఫలితాలు ప్రపంచమంతటా కనిపిస్తాయన్నాడు.

సోవియటు ప్రభుత్వం పరమాణుశక్తిని, నిర్మాణాత్మకంగా ఉపయోగించి సైబీరియాను చాలా అభివృద్ధిపరుస్తుంది అన్నాడు.

కాలత్‌నవాబు దురాశ

క్వెట్టా, ఏప్రియల్ 24

సంస్థానాధిపతులు అట్లీ ప్రకటనతర్వాత ఒక్కొక్కరే, తమకు స్వతంత్రం వచ్చేసిందని ప్రకటనలు చేయసాగారు. ఇక కాలత్ (బెలూచిస్థాన్) సంస్థానాధిపతి క్వెట్టా, లోరలయ్, నసీరాబాద్, పిషాన్ జిల్లాలనుకూడా తన రాజ్యంలోనికి తిరిగి కలిపివేయవలెనని ప్రకటించారు.

ఇందుపై ఈరోజు ఈ జిల్లాలలోని సర్దారులు కొందరు సమావేశమై ఈ విషయంలో జిన్నా సలహా తీసుకోవలసిందిగా తీర్మానించారు.

కాని ఈసర్దారులుకూడ ప్రజాప్రతినిధులు కారని మనం మరచిపోరాదు. సంస్థానాధిపతులకు స్వతంత్రం ఉంది అని మొన్న లియాకతాలీఖాన్ ప్రకటన చేసిన తర్వాత జిన్నా సలహా ఏలా ఉంటుందో అనే అనుమానానికి తావున్నది.

పోస్టలు కార్మికులకు ఒకే యూనియన్ ఉండాలి

అప్పుడే వారి కోరికలు ఫలించగలవని దాల్వీ

బొంబాయి, ఏప్రిల్ 24

అఖిలభారత పోస్టుమన్, లోయర్‌గ్రేడ్ స్టాఫ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.జి. దాల్వీ నేడొక పత్రికా ప్రతినిధుల సభలో మాట్లాడుతూ ఇలా చెప్పారు:

"కార్మికుల కోరికలను సాధించాలంటేను, పోస్టలు కార్మికులు సర్వసమర్థంగా పనిచేసే దశలో జాతీయ ప్రభుత్వానికి తోడ్పడాలంటేను పోస్టలు కార్మికులందరూ ఒకే యూనియనులో ఏకం కావలసివుంది. ఆ విధంగా ఏకం అయితేనే కార్మికుల మనుగడ జీవనానికి ఉపాధి ఏర్పడుతుంది."

జీతాలవిషయంలో భారతప్రభుత్వం తమ కొన్న దృక్పథాన్ని విమర్శించి జాతీయ నాయకుల హామీలమీదనే, వారు సమ్మె మానారని, జూలైలో నాగపూరులో జరగబోయే మహాసభలో ఆ హామీలసంగతి చర్చించి అవసరమైన కార్యవిధానం నిర్ణయించబడుతుందని చెప్పారు.

జీతాలకమీషన్ రిపోర్టును ప్రకటించి, పోస్టలుద్యోగుల దృక్పథాన్ని కూడా తెలుసుకొని, ఆతర్వాత దానిని ప్రభుత్వం ఆమోదించడం ఉచితమని చెప్పారు.

సమ్మెకాలంలో జీతాల విషయమై, ఉద్యోగాలనుంచి తొలగించి శిక్షించబడే విషయమై అధికారులిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం పోస్టలుకార్మికులలో చాలా అసంతృప్తి కలిగించిందన్నారు.

బర్మా కార్యదర్శిశాఖ రద్దుచేయాలి

బర్మాపత్రికల పట్టుదల

రంగూన్, ఏప్రిల్ 24

బర్మాకార్యదర్శి కార్యాలయాన్ని రద్దు చేయాలని నేడు బర్మాపత్రికలు తీవ్రప్రచారం ప్రారంభించాయి.

బర్మాపోలీసు, సివిల్ సర్వీసుశాఖలు అప్పుడే బర్మీయుల చేతులలోకి వచ్చివేశాయనీ, అధికారం చిక్కుబడకుండా చేతిలోకి తీసుకొనేటందుకు తాత్కాలిక ప్రభుత్వం ప్లానులు వేస్తూందనీ, ఇంకా ఈ కార్యదర్శి కార్యాలయం వుండవలసిన పనేలేదనీ 'రంగూన్ మిర్రర్' వ్రాసింది.

రహస్యసంస్థ సభ్యుల్లు పోలెండు ప్రభుత్వానికి లొంగిపోతున్నారు

వార్సా, ఏప్రిల్ 26

పోలెండు ప్రజా ప్రభుత్వంపై దెబ్బతీయడానికి కొంతమంది విద్రోహులు రహస్య సంస్థలను నడుపుతున్నారు. ఇటీవలే ఒక పోలెండు మంత్రిని హత్యచేయించారు. ఈ విద్రోహసంస్థలపై పోలెండు ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడి ప్రారంభించింది. ఈనెల 25వ తేదీలోగా లొంగిపోయి, పట్టుబడినవారిని ఉదారంగా చూస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రహస్య సంస్థల సభ్యులు ఇప్పటికి 46 వేలమంది ప్రభుత్వానికి లొంగిపోయారు.

పట్టియిచ్చినవారికి 25రూ. బహుమానము

దహారాలు: 5½ అడుగుల ఎత్తు, [illegible] మొలమ్ము, రెండు డొక్కలలో పాలకాతులుగల 8 మాసముల గల యెల్ల కోడెదూడను దొంగలు తోలుకొని పోయారు. పట్టి ఇచ్చిన వారికి పై బహుమానం ఇవ్వబడును.

కోట తిరుపతయ్య
కాదికొండ పోష్టు, మోతదక గ్రామం
గు: టూరు జిల్లా

Edited, Printed & Published [illegible]

END OF ISSUE